పేట గ్రామీణ రోడ్లకు మహర్దశ

- బాగు పడిన గ్రామీణ రోడ్లు..
- పంచాయతీరాజ్ శాఖ ద్వారా తారురోడ్ల నిర్మాణం
- అంతర్గత రోడ్లు సీసీరోడ్లుగా అభివృద్ధి
- హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు



పెనుగంచిప్రోలు: ఏదేశ అభివృద్ధి అయినా ఆ దేశంలోని రోడ్ల పరిస్థితిని చూసి చెప్పవచ్చనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. రోడ్లు, రవాణా వసతులు మెరుగుపడితేనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతూ జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రత్యేక చొరవ తీసుకుని నియోజకవర్గంలోని ఆయా గ్రామీణరోడ్లను అభివృద్ధి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్లతోపాటు గ్రామాల్లోని అంతర్గతరోడ్ల నిర్మాణం చేశారు. కోట్లాది రూపాయలతో నూతన రోడ్ల నిర్మాణం చేపట్టడంతోపాటు కొన్నిరోడ్లకు మరమ్మతులు చేశారు. గ్రామాల్లోని అంతర్గతరోడ్లను సిమెంటురోడ్లుగా అభివృద్ధి చేశారు.

దశాబ్దాల కలలు సాకారం...

దశాబ్దాలుగా కలగా ఉన్న పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట నుంచి జగ్గయ్యపేట మండలం జయంతిపురం వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.6కోట్లతో 11.6కిలోమీటర్ల మేర తారురోడ్డు నిర్మాణాన్ని విప్ ఉదయభాను ప్రత్యేక కృషితో పూర్తిచేశారు. చిల్లకల్లు–వైరా రహదారి మధ్యలో రూ.కోటితో భీమవరం వరకు తారురోడ్డు నిర్మాణం చేపట్టారు. జాతీయ రహదారి నుంచి పోచంపల్లి వరకు తారురోడ్డు నిర్మాణం, పెనుగంచిప్రోలు పోలీస్‌స్టేషన్ నుంచి శ్రీతిరుపతమ్మవారి ఆలయం వరకు ఎన్నోఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని రోడ్డును జెడ్పీ నిధులతో అభివృద్ధి చేశారు. ఇలా దశాబ్దాలుగా కలగానే ఉన్న ఆయా రోడ్ల నిర్మాణాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిచేయడంపై ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.



రూ.6కోట్లతో నిర్మించిన నవాబుపేట- జయంతిపురం రోడ్డు



చిల్లకల్లు-వైరా రోడ్డులో భీమవరం వరకు నిర్మించిన రోడ్డు

రూ.5.09 కోట్లతో సీసీరోడ్లు..

జగ్గయ్యపేట మండలంలోని అమరవరంలో రూ.10లక్షలు, అనుమంచిపల్లిలో రూ.10లక్షలు, బండిపాలెంలో రూ.40లక్షలు, బలుసుపాడులోరూ.40లక్షలు, బూదవాడలో రూ.10లక్షలు, చిల్లకల్లులో రూ.65లక్షలు,తిరుమలగిరిలోరూ.95 లక్షలు, తొర్రగుంటపాలెంలో రూ.20లక్షలు, ధర్మవరప్పాడు తండాలో రూ.3లక్షలు, గంద్రాయిలో రూ.40లక్షలు, గౌరవరంలో రూ.10లక్షలు, జయంతిపురంలో రూ.40లక్షలు, మల్కాపురంలో రూ.30లక్షలు, ముక్త్యాలలో రూ.10లక్షలు, పోచంపపల్లిలో రూ.10లక్షలు, షేర్‌మహ్మద్‌పేటలో రూ.70లక్షలు, తక్కెళ్లపాడులో రూ.3లక్షలు, వేదాద్రిలో రూ.3లక్షలతో కలిపి మొత్తం రూ.5.09కోట్లతో సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తిచేశారు.



తిరుమలగిరిలో రూ.70లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు

పెనుగంచిప్రోలు మండలంలో....

మండలంలోని పెనుగంచిప్రోలులో రూ.కోటి, లింగగూడెంలో రూ.20.80లక్షలు, అనిగండ్లపాడులో రూ.55లక్షలు, శివాపురంలో రూ.20లక్షలు, గుమ్మడిదూర్రులో రూ.10లక్షలు, ముండ్లపాడులో రూ.87లక్షలు, నవాబుపేటలో రూ.69లక్షలు, కొణకంచిలో రూ.40లక్షలు, తోటచర్లలో రూ.20లక్షలు, కె.పొన్నవరంలో రూ.6లక్షలతో కలిపి మొత్తం రూ.4.28కోట్లతో ఆయా గ్రామాల్లో సిమెంటురోడ్లను నిర్మించారు.



రూ.2కోట్లతో పూర్తిచేసిన గౌరవరం-పోచంపల్లి రోడ్డు

వత్సవాయి మండలంలో రూ.1.6.85కోట్లతో..



పెనుగంచిప్రోలులో శ్రీతిరుపమ్మవారి ఆలయం వరకు నిర్మించిన రోడ్డు

చిట్యాలలో రూ.1.25కోట్లు, పోలంపల్లిలో రూ.1.20కోట్లు, మక్కపేటలో రూ.40లక్షలు, పెదమోదుగపల్లిలో రూ.15లక్షలు, వత్సవాయిలో రూ.90లక్షలు, వేమవరంలో రూ.50లక్షలు, భీమవరంలో రూ.80లక్షలు, డబ్బాకుపల్లిలో రూ.40లక్షలు, మంగొల్లులో రూ.55లక్షలు, గోపినేనిపాలెంలో రూ.25లక్షలు, ఇందుగపల్లిలో రూ.5,50లక్షలు, కాకరవాయిలో రూ.10లక్షలు, కంభంపాడులో రూ.35లక్షలు, మాచినేనిపాలెంలో రూ.25లక్షలు సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టారు. వత్సవాయిలో రూ.10 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మించారు. డబ్బాకుపల్లిలో రూ.10లక్షలు, కాకరవాయిలో రూ.4లక్షలు, మంగొల్లులో రూ.9లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇలా వత్సవాయి మండలంలో రూ.7.48కోట్లతో సిమెంటురోడ్లు, గ్రావెల్ రోడ్లు నిర్మించారు. ఇలా మొత్తం రూ.16.85కోట్లతో చేపట్టిన ఆయా రోడ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఆయా గ్రామాల్లో తుదిదశలో ఉన్న రోడ్డు నిర్మాణాలను కొద్దిరోజుల్లో పూర్తిచేసి ప్రారంభించేలా పంచాయతీరాజ్ అధికారులు తగుచర్యలు చేపట్టారు.

రూ.16.50కోట్లతో తారురోడ్ల నిర్మాణం

- రూ.6కోట్లతో నవాబుపేట-జయంతిపురం వరకు తారురోడ్డు
- రూ.కోటితో అనుమంచిపల్లి-బలుసుపాడు వరకు తారురోడ్డు
- రూ.1.25కోట్లతో జాతీయ రహదారి నుంచి తక్కెళ్లపాడు వరకు తారురోడ్డు
- రూ.కోటితో చిల్లకల్లు -మంగొల్లు వరకు తారురోడ్డు
- రూ.2కోట్లతో జాతీయ రహదారి-పోచంపల్లి వరకు తారురోడ్డు
- రూ.25లక్షలతో పెనుగంచిప్రోలులో ఆలయం వరకు తారురోడ్డు
- రూ.2కోట్లతో లింగగూడెం-భీమవరం వరకు తారురోడ్డు
- రూ.కోటితో ముచ్చింతాల- తాళ్లూరు వరకు తారురోడ్డు
- రూ.కోటితో దేచుపాలెం-గంద్రాయి రోడ్డు
- రూ.కోటితో పోలంపల్లి- చినమండవ రోడ్డు

త్వరితగతిన రోడ్ల నిర్మాణం..



జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో చేపట్టిన కోట్లాది రూపాయలతో సిమెంటురోడ్ల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పనులు పూర్తిచేశాం. కొన్ని గ్రామాల్లో పనులు తుదిదశలో ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణాలు కూడా కొద్దిరోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం.

– పి.సుందరరామయ్య, ఏఈఈ పంచాయతీరాజ్

సీఎం జగన్ సహకారంతోనే..



టీడీపీ హయాంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి మచ్చుకైనా కానరాలేదు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని రోడ్లను సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో ఈ ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేశాను. నవాబుపేట నుంచి జయంతిపురం వరకు అటవీప్రాంతంలో రూ.6కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పలు గ్రామాల ప్రజల చిరకాల కోరిక తీరింది. గతంలో మునుపెన్నడూలేనివిధంగా గ్రామాల్లో రూ.16.85 కోట్లతో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టాం.

– సామినేని ఉదయభాను, ప్రభుత్వవిప్

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

- డివిజన్ పరిధిలో 54 పరీక్ష కేంద్రాలు
- హాజరుకానున్న 10,046మంది విద్యార్థులు
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నందిగామ: నేటినుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నందిగామ డీవైఈవో ఎం.వెంకటప్పయ్య ఆదివారం తెలిపారు. పరీక్షా సమయం ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఉంటుందన్నారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల నుంచి పదోతరగతి పరీక్షలకు 10046మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఇందుకోసం 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు వివిధ కేటగిరీల్లో 547మంది సిబ్బందిని నియమించామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల కోసం మంచినీరు, విద్యుత్ సదుపాయాలతోపాటు ఏఎన్ఎంను కూడా అందుబాటులో ఉంచినట్లు వివరించారు. విద్యార్థులు స్వేచ్ఛగా, ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీవైఈవో వివరించారు.



నందిగామలోని ఓ పరీక్ష కేంద్రం

జగ్గయ్యపేట నియోజకవర్గంలో..

జగ్గయ్యపేట: పదోతరగతి పరీక్షలకు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ఆయా పరీక్షాకేంద్రాల్లో విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతోపాటు పేట పట్టణంలో కలిపి మొత్తం 15 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2686మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 150మంది ఇన్విజిలేటర్లను నియమించారు.

పేటలో పరీక్షా కేంద్రాలు ఇవే..

జగ్గయ్యపేట అర్బన్: పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జగ్గయ్యపేట ఎంఈవో ఎల్.చిట్టిబాబు ఆదివారం తెలిపారు. పదోతరగతి పరీక్షల కోసం పేట జెడ్పీ బాలుర హైస్కూల్‌లో రెండు పరీక్ష కేంద్రాలు, జెడ్పీ బాలికల హైస్కూల్, తపోవన్ విద్యాలయం, విజ్ఞాన్ హైస్కూల్, శ్రీచైతన్య, చేగు విద్యాలయం, మండలంలోని గంద్రాయి, చిల్లకల్లులోని జెడ్పీ పాఠశాలలు, చిల్లకల్లు ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.పరీక్షల విధుల్లో 132 మంది సీఎస్‌లు, డీవోలు, ఇన్విజిలేటర్లు ఉంటారన్నారు. ఈనెల 28వతేదీతో సాధారణ పరీక్షలు, 30వ తేదీన ఒకేషనల్స్ కోర్సు పరీక్షతో అన్ని పరీక్షలు పూర్తవుతాయని తెలిపారు.

పెనుగంచిప్రోలులో రెండు కేంద్రాలు..

పెనుగంచిప్రోలు: పదోతరగతి పరీక్షలకు పెనుగంచిప్రోలులోని కేవీఆర్ జెడ్పీ బాలికల పాఠశాల, శ్రీచైతన్య స్కూల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవో డి.రవీంద్ర ఆదివారం తెలిపారు. పదోతరగతి పరీక్షలకు ఏడు ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్ పాఠశాలల నుంచి కలిపి మొత్తం 572మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఎంఈవో తెలిపారు.

కంచికచర్ల మండలంలో..

కంచికచర్ల : పదోతరగతి పరీక్షల కోసం కంచికచర్ల, పరిటాల జెడ్పీ ఉన్నత పాఠశాలలు, కంచికచర్ల విజయరాణి ఉన్నత పాఠశాల ఏ, బీ, శ్రీఅక్షర ఇంగ్లీష్‌మీడియం స్కూల్, ఉషోదయ ఇంగ్లీష్‌మీడియం పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ బి.బాలాజీ ఆదివారం తెలిపారు. పరీక్షలకు మొత్తం 953మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వివరించారు. ముఖ్యంగా ప్రతి ప్రశ్నాపత్రానికి ఒక క్యూఆర్ కోడ్‌ను ఇస్తూ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు ఎంఈవో తెలిపారు.

నూకల రంగాకు ఘనసత్కారం



నూకల రంగాను సత్కరిస్తున్న సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, రాఘవేంద్ర తదితరులు

జగ్గయ్యపేట అర్బన్: రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన జగ్గయ్యపేట పట్టణానికి చెందిన నూకల మల్లికార్జున రావు(రంగా)ను వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ఆదివారం ఘనంగా సత్కరించారు. వైఎస్సార్ సీపీ యువనేత సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ అక్బర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్, ఏఎంసీ మాజీ చైర్మన్ తుమ్మేపల్లి నరేంద్ర, పెద్ద శివాలయం చైర్మన్ గెల్లా పూర్ణ, 19వ వార్డు కౌన్సిలర్ నూకల సాంబ, పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు చారుగుండ్ల కొండ, ఆర్యవైశ్య వర్తక వాణిజ్య కమిటీ చైర్మన్ కొత్తా పురుషోత్తం, ఆర్యవైశ్య సంఘ నాయకులు నూకల మల్లి, కాశి కిషోర్ తదితరులు నూకల రంగాను దుశ్శాలువలతో ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం నూకల రంగా మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి తనవంతు కృషిచేస్తానన్నారు. కార్పొరేషన్ ద్వారా ఆర్యవైశ్యులకు తగిన చేయూతను అందించి వారి అభ్యున్నతికి పాటుపడతానని హామీ ఇచ్చారు. తన నియామకానికి కృషిచేసిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

విశ్వబ్రాహ్మణ సంఘ కార్యవర్గం ఎన్నిక



నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న కూర్మాచార్యులు

జగ్గయ్యపేట: విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలని విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జవ్వాది కుర్మాచార్యులు సూచించారు. స్థానిక పెద్ద శివాలయం సమీపంలోని సత్యసాయి మందిరంలో మండల విశ్వబ్రాహ్మణ సంఘ ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం సంఘ మండల, పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ పేట మండల అధ్యక్ష, కార్యదర్శులుగా దేవులపల్లి లింగాచారి, విశ్వరూపాచారి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులుగా కర్రి శ్రీధర్, తంగెళ్లపల్లి సత్యనారాయణలు, మండల మహిళా సంఘ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా నలనాగుల అనురాధ, అడిగుప్పల రాణీరత్నకుమారిలను ఎన్నుకున్నారు. సంఘ అభివృద్ధికి కృషిచేస్తామని నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ, తాటికొండ రంగబాబు, తాళాబత్తుల వాసవి, ధనమూరి వెంకట లక్ష్మీనరసింహాచారి, మామిళ్లపల్లి రామకృష్ణ, మధు పాల్గొన్నారు. సంఘ ఎన్నికల అధికారిగా ధనకోట శోభన్‌బాబు వ్యవహరించగా, రాష్ట్రగౌరవాధ్యక్షుడు కుర్మాచార్యులు నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.

క్లుప్తంగా

టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిక



జగ్గయ్యపేట అర్బన్: మండలంలోని, చిల్లకల్లు గ్రామానికి చెందిన రూపాన శివరామకృష్ణ టీడీపీని వీడి ఆదివారం రాత్రి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉదయభాను ఆయనకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ పేట మండల అధ్యక్షుడు మండవ శ్రీనివాస్‌గౌడ్, గ్రామ నాయకులు ఉప్పుతళ్ల వెంకటేశ్వర్లు, గోగుల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు



పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసియున్న శ్రీతిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడంతోపాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువజాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు.

క్రీడా పోటీలు ప్రారంభం



జగ్గయ్యపేట అర్బన్: క్రీడలతో శారీరక ఆరోగ్యంతోపాటు మానసికొల్లాసం కలుగుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ అన్నారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రికెట్ గ్రౌండ్‌లో అంబేడ్కర్ యూత్ వారు ఏర్పాటు చేసిన క్రికెట్, వాలీబాల్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆడుదాం ఆంధ్రా పేరుతో క్రీడలు నిర్వహించారని గుర్తుచేశారు. తద్వారా ప్రతిభ ఉండి గుర్తింపునకు నోచుకోని ఎందరో క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడంతోపాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపట్టారన్నారు.క్రీడల్లో ప్రతిభ కనపరచిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ సదుపాయం ఉంటుందని వివరించారు. పేట ఎమ్మెల్యే ఉదయభాను క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు సహకారం అందిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ముత్యాల జార్జి, అల్లూరి భాస్కరరావు, అంబేడ్కర్ యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ముత్యాల చలానికి నివాళి



జగ్గయ్యపేట అర్బన్: పేట పట్టణాభివృద్ధికి మున్సిపల్ మాజీచైర్మన్ ముత్యాల వెంకటాచలం విశేష సేవలందించారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. పేటలో ఆదివారం జరిగిన వెంకటాచలం దశదిన కార్యక్రమానికి ఉదయభాను హాజరయ్యారు. వెంకటాచలం చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ యువనాయకుడు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, వైస్‌చైర్మన్ తుమ్మల ప్రభాకర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్, ఏఎంసీ మాజీచైర్మన్ తుమ్మేపల్లి నరేంద్ర, గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడు కోలపల్లి బుల్లిబాబు, రిత్రామికవేత్త సామినేని రవిచంద్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, చలం మిత్రబృందం సభ్యులు ఉన్నారు.

గ్రామాల్లో పోలీస్ కవాతు

నందిగామ: రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటుహక్కును ప్రతిఒక్కరూ నిర్భయంగా వినియోగించుకోవాలని నందిగామ ఇన్‌స్పెక్టర్ హనీష్ సూచించారు. మండలంలోని లింగాలపాడు, కొత్తబెల్లంకొండవారిపాలెం, చెరువుకొమ్ముపాలెం, పెద్దవరం గ్రామాల్లో ఆదివారం రాత్రి ప్రత్యేక పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాలలోని ప్రజలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతిఒక్కరు సహకరించాలని హనీష్ కోరారు.

వీరులపాడు మండలంలో..

వీరులపాడు: ప్రశాంత వాతావరణంలో ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నందిగామ రూరల్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మండలంలోని కొణతాలపల్లి, వెల్లంకి గ్రామాల్లో ఆదివారం పోలీసులు, ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. ముఖ్యంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేలా రాజకీయ పార్టీల నాయకులతోపాటు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. నేరాలకు పాల్పడినా, అలజడులు సృష్టించిని సహించేది లేదని హెచ్చరించారు. నేరచరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయటం జరిగిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ మహాలక్ష్మణుడు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.



పెద్దవరం గ్రామస్తులతో మాట్లాడుతున్న హనీష్

నేడు స్పందన కార్యక్రమం రద్దు

కంచికచర్ల: స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం రద్దయింది. అధికారులు ఎన్నికల విధుల్లో బీజీగా ఉన్న కారణంగా స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సమాచారం. కంచికచర్ల మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని మండల రెవెన్యూ వర్గాలు సూచించాయి.

వైభవంగా స్వామివారి కల్యాణం

నందిగామ: పట్టణంలోని సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో 71వ రామకోటి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం ఆలయంలోని స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం సువర్చల ఆంజనేయస్వామి వార్ల కల్యాణ మహోత్సవాన్ని వేదపండితులుశాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం సమయంలో పలు ఆధ్యాత్మిక ప్రవచన, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

పార్టీల ఫ్లెక్సీలు, జెండాలు తొలగింపు



నందిగామలోని నాయకుల విగ్రహాలకు కట్టిన ముసుగులు

నందిగామ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నందిగామ నియోజకవర్గ పరిధిలోని నందిగామ పట్టణంతోపాటు నాలుగు మండలాల్లోని ఆయాగ్రామాల్లో ఉన్న నాయకుల విగ్రహాలకు ఆదివారం ముసుగులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆయా రాజకీయపార్టీల బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలు తొలగించడంతోపాటు వివిధ పార్టీల జెండా దిమ్మలకు సైతం రంగులు వేస్తున్నారు.

పెనుగంచిప్రోలు మండలంలో..

పెనుగంచిప్రోలు: ఎన్నికల కోడ్ అమలుల్లో భాగంగా అధికారులు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రాజకీయపార్టీల ఫ్లెక్సీలు తొలగించారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను అందరూ పాటించాలని అధికారులు సూచించారు.

నేటి నుంచి ఆలయ పునఃప్రతిష్టా మహోత్సవాలు

కీసర(కంచికచర్ల): మండలంలోని కీసర మున్నేటి ఒడ్డున ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థాన పునఃప్రతిష్టా కార్యక్రమాలు ఈనెల 18వతేదీ నుంచి 22వతేదీ వరకు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజు సోమవారం ఉదయం 9గంటల నుంచి మహాగణపతి పూజ, పుణ్యాహవాచన, గోపూజ, పంగవ్యప్రాసన, దీక్షా కంకణధారణ, యాగశాల ప్రవేశం, అఖండస్థాపన, నీరాజన మంత్ర పుష్ప కార్యక్రమాలు, 19న వేదస్వస్తి, గోపూజ, మంటపార్చనలు, మూల మంత్ర జపములు, 20న వేదస్వస్తి అనుష్టానములు, రుద్రహోమం, 21న పుష్ప వయ్యాధివాసములు, నీరాజన మంత్ర పుష్పములు, 22వతేదీ ఉదయం గోపూజ, పోతురాజు శిఖర, బలిపీఠ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.



ముత్యాలమ్మవారి నూతన ఆలయం